GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0368
4	Work Number	R 1937
5	Page No (From... To)	1 to 113
6	Name of the Work	BHASKARA RAMAYANAMU
7	Subject	RAMAYANAMU

[illegible] ప్ర[illegible] ంబై[illegible] [illegible] ధనదు [illegible] మునె తం [illegible] గర [illegible] పుపు [illegible]

[illegible] వరి ంచె [illegible] ధం బులలం [illegible] వంధ్య వభూతి చెప్తి తం బులు [illegible] డ వెడ మధుర [illegible] డు [illegible] నడచి నంవాశ్వ [illegible] యుగడచి [illegible]

[illegible] తిదవారంబున [illegible] సుగం [illegible] రాతి [illegible] రంబు [illegible] వాడ [illegible] విహారంబులు [illegible]

[illegible] వతనెపది [illegible] వమ [illegible] మంబు గాని [illegible] నుంబూరననగిరి [illegible] వెలా వనంబులు విడచి రఘుపుడ [illegible] వనంబులు [illegible]

[illegible] వరయువ [illegible] లై వడజె సు [illegible] రుఫునబావము [illegible] యుబవాలు విచి నా వరం [illegible] రలపగది। [illegible] పివెదర [illegible] వా ఘోరగము [illegible]

[illegible] వెలంబులు [illegible] సుదరయు ముదు [illegible] వము [illegible] గొప్పతి బాధికి [illegible] సు [illegible]

[illegible] భాగమం [illegible] పరబులధ॥ [illegible] గపదు [illegible] పరది [illegible] గము [illegible]

బుధులయి పూరరసంబునయి మిగెడితగభూ. పొలుకపరవెల్వితో। [illegible] లకేలలంద్రికాదికవ విసలంతా పరికతి [illegible] ౯ ౧। రూ [illegible] [illegible] వనబాహు [illegible] పురబాహు [illegible]
[illegible] తెలుగా। తనదురుది తృలయగసక్త। జయకే [illegible] తంత్రము తాన [illegible] రిదాతకవయయా॥ [illegible] గంగా తలంగ తరంగ పాండవమయయా। [illegible] [illegible] సాధు వద్ది తైలప్ప [illegible] నరి భి। భవంగ్రా [illegible] జయనలంద్రి రింప్రభు వతరా
[illegible] లి [illegible] సూ। ఉంగ్ర [illegible] త్రులకస్తం తుకం తయితవయచంద్రుం బాంధిరవగ్ర వ్రతిశీతకఘవేడవలు యెకతిక [illegible] లవయు। వధు పునచం [illegible] ఉయులు [illegible] స్పదుడౌ కైనె డెందు వయుతా। వదు వాడెడిధైర్య మేడ వనలు బాగులయు
[illegible] సంద్రసంచులునువినిం [illegible] నంతునౌనకతిగ్గినెరము। [illegible] కరతనువ్రతబిత్తవడిరాజునిశానతరెం గుసపుడు। దిక్తునానాసరావైతనలుదిత్రులయుజయు [illegible] చయబుభిత్తినాధనీ। వెకడజితిభంప్లుడలుగెత్రుబారింబా సంనా
[illegible] భనగలుబి [illegible] సదూలయునా [illegible] పుంజయ [illegible] నగా। [illegible] వృక్తాత్మబుంధవరధ్యయరుకాదయరా వయుభారత్యబుం। ధాబుసులారె అద్రపడరసతరయా [illegible] రసురారితంప్పునం [illegible] బుధ [illegible] ఘౌలవనయూ వయుయుధారుయునా
[illegible] [illegible] నబుఖ [illegible] నా [illegible] చాశనధినింఘరా [illegible]
[illegible] వరం [illegible] గింతు [illegible] ఋనసు [illegible] విల్ల [illegible] బుదునూ [illegible] బులనిధుబంధించ్చనిలంతచేదింబిరాడ్డుసాదవయు పెంసనరంబురంయువయు। వెరెం [illegible] నం ధుంతు [illegible] మ్మరుం గు [illegible] రసవ [illegible] గవిచి తఘరవలలకులలి సహార-
[illegible] తరవయు [illegible] వసిశాల [illegible] యు నంక్షింధ [illegible] వయుల్లిదు [illegible] వాంటి వెనవాది [illegible]

౭

[illegible] ॥ [illegible]

ಕೆ॥ ಬಾಣೆ [illegible] ಯುದ್ಧ [illegible]

ಶರಥನೆಂ [illegible] ಚೆಗ ಬರೆ [illegible]

[illegible] ಶರ। (ಶ್ರೀ) [illegible]

[illegible] ॥ [illegible]

[illegible]

ర్వము గా య న త్ర ల్మ్ము నెలు ము వులం దయు [illegible]

న్నయ పా స్త్రు పుంతాకు త్తెన్న హ రి॥ ౹౹ [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible] ||౩౧|| [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

వంశమును చంద్రుకుచంశము [illegible]

[illegible] లబ్ధి గని గవిశి [illegible]

[illegible] | మొదిచరాచరా [illegible] తతిగోవిం [illegible]

[illegible] ధారా [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

గతెక్క [illegible] తనం [illegible] కలకత్తా [illegible] లంక [illegible] తిరాంపిరా [illegible] రయుతు రడు [illegible] బంధు [illegible]

[illegible] ములు [illegible] ||

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥ క ॥ [illegible]

[illegible]

[illegible] ... ॥ [illegible] భజనీయం

[illegible]

[illegible] చినం సౌఖ్యం ... ॥ క ॥ [illegible]

[illegible] ... వుండెను [illegible]

[illegible] ... ఉండెను [illegible]

…మ్ము శ్రీ దేవ్యా గాని । మహా త్రిం దయన దే [illegible] … లజ్జా [illegible] దివ్య
దా ॥౭॥ సదా ఉమ వల దేవ … ధాం యత్రం బ్రహ్మ యత్రా చే [illegible] … దే ల దాయ్యం వంతి
… రం దయం వెలనే ల్లైవల … ఆం చేనే వేసు [illegible] ంరా … రా ॥ చూ ॥ దేవ
… ౦ త్రాయ్య లిటి తి … శ్రీ = … దేయ లిచా శి వ రే [illegible] వరు లాం ప్రు శ్రీ … వు
శ్రీ … [illegible] । శ్రీ ల వలు … బి దా వా వి రా సి భ రి … వరు రా చే ల వేదరి రా
… దె నె … [illegible] … రా । తే ల క్షి … నె నం పుష్ట నె నె రా

తం స్తుతా। హా రదుం [illegible]

[illegible]

[illegible] శ్రీ [illegible] వరం [illegible] గా విం [illegible] గా। [illegible]
[illegible] బడనె [illegible] వం [illegible] ॥ [illegible]
[illegible]
[illegible] ॥౽॥ [illegible]
[illegible]
[illegible]
[illegible] ॥

[illegible]
[illegible]
[illegible]
[illegible] తెంరు [illegible]
[illegible]
[illegible]
[illegible] । [illegible]

డియుమనసం త్రైరావిదిడం నావరాధ్యం స్త్రీ రా [illegible] । ల్లసే । [illegible] శేనవు త్వమో [illegible] డగనే త్రైక్రానేసు భావం బ్బునే సూ ॥ నే ॥ పు త్రైరష్ణనవటిదె టు వది । ంతు త్రైశి [illegible] ం బ్బు [illegible]

ఘా [illegible] త్రై [illegible] తిరడిజుల్లు తనే । [illegible] రసునక్రాం పు [illegible] నే నె దెం త్రై ంయెయునె ఇకనె ॥ [illegible] ం త్రైనెవ [illegible] ం [illegible] దెం ఖ [illegible] ం బ్బు [illegible] నా ఖి ం బ్బు [illegible]

[illegible] (ప) [illegible] ం ష్యం బ్బై । రక్త [illegible] ం [illegible] రానాం బ్బిరా [illegible] ం డ్ర [illegible] [illegible] ం బ్బు [illegible] ం బ్బు [illegible]

గానె వెషెదక్ష [illegible] వుడి [illegible] ంయుం ం [illegible] నె లా బపా (త్ర) ం బ్బ [illegible] (ఖ) [illegible] ం ంరు ం [illegible] త్రైంరు సు [illegible] ంయు ం [illegible]

బ్బునె [illegible] చు నె థవ్వం బ్బు గం మ (త్రి) ం బ్బు ల తి (రు) వుం ం బ్బు [illegible] రెం ప్పు పు । నె [illegible] వం బ్బు । యు [illegible] । [illegible] యుపు । [illegible]

సు । వక్షేత్రం బ్బుక్షేనా నా డిప్యం బ్బునేసు । మానుష్య యంగువ [illegible] వుం బ్బు గా వి ం ప్పు చుం డ్ర ఘరావం బ్బు భగానే భా ం [illegible] ం తం బ్బు వాదు వా నా ఠవానే [illegible] ం బ్బు

[illegible] శ్రీ [illegible]

[illegible] ॥ [illegible]

[illegible]

బాణములనేసెండు కౌసల్య ... తమ్ముడు ...

... ఛత్రం ...

... విఘ్నదేవతలను॥ కే॥ ...

... నుకొనెరా॥ శ్రా॥ కృష్ణదానవ ...

... రాము నుతించి స్వర్గస్థుడు ...

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

శ్రీనే నశిష్యతే [illegible] భినే బవికెం౦యుధికె దోషవిభగం బ్బెనేగనా॥కె॥ [illegible] పృత్రి మొరధె। నెుదే [illegible] లశిరెణ్ణ బినాదెం బ్బునేనం సిదే మొ [illegible] మాదేం బ్బు లుడ్లు

నుపయుదెం విమధె మునేనె నేనా॥ ౨౩॥ శావె ఖు బం హ్పినేకేత విరి శా ఘుప్తెలంరె ణ్ణ భై [illegible] నగనాష్పినే। ఢ్భావె మపు తాం౦డె తం౦ప్రి పెగపెం శ్వె [illegible] గగ [illegible] నెం౦డు నా। ప్రి షురి డిం హ్పె యూధ్దే=

షులుగెం ౦ ణ్ణ నిం౦ బ్బు మె పా శరా చెుర్కల నె। త్ర్తా వెమెు ష్పె గె శనే మెు డా [illegible] యుదనెం బ్బు త్రినేనె యాలు శ్రైక్టధ [illegible] త్రి రికదలునే వనరెం బ్బు నా। ష్పు

ఘనదం త్త్రావన బం౦ విూ్యతం బ్బు లు తల రం౦గ్గ (త్రా) తవె ఘా మ వా। నెూని తం బ్బుల రధనె మి ఘె నా ష తెు లుర క్షిం౦నె ౦వె బానా దెం బ్బు లు ॥ నవెధి ధ్యా బినే గ=

భీరదుం౦క్షు భివిరావం౦ బ్బు లె బ [illegible] చెం॥ ఖి। నబూనెవు రదికను లు బిక్క టి ల్ల గదవెనె పొడు (గ) ద్దె బు ష్ఫునెనా॥ కె౩ ద౩ శకలనెం౦ బ్బు లు గని యలునే।౨౩

[illegible] తగది యలు యరూమి రిధరత తినె। దో౩ శక్రై మెురశివ్వాధుత। డొ౩ శ (త్ర) చెరయుం౦ బ్బు తొఢ నరి బూర యుష్యనా॥౨॥ కెం౦డ్లు లు నేలశా లు దరు లు నెు గెం౦శ్చు వబ్బి=

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

లో శ్రీలకదళీఫల॥ యుగనాథేలలుచుపెనూష్పు(లు నిగుడంగ మిరణ్ణఘుళ్ళు ననములు ధరణిసగరములు గాష్పులుంగ వేయుల భవాండుంబ్బు ఖిదిలు దెళ్ళురెఘుళ్ళులు
ల పాళీపు లునగలు నగ।నంత్రే నేన్రి వ్రు రా స్వం భునదవెపషి। శ్రీప్పుయం బ్బుధిలూత్తైవనుప్పుతిప్లి। డిలు ముధుంర్యం న్డై వెంధ్నెవసెలు పావే భరవేము తాల్పుంగ జాల
చశి తీరవేయుగలు ం నా॥ తె॥ కేయుచ ఖోరంనుం నే సు(ఘదిదిలోవెత్తలిపచ్చిసత్రోధుంత్తి(వడిసుధ్రిప్రుని వచ్చె ము(బిడుసగుంత్తుడు బిరుపజాలు బిద్దికి ఖబా
జై విసూ॥ చ॥ మొదుయుచునుం పత్తె పశ్రీ వాతిమెంరుత్రలుం బ్బునవెం ల్లునం మ్ము ఖుంగ్గు సెంలునది స్పులిం్గె ములుకుం భునివలుత్తి నిఘుళ్ళుసం బ్బునే॥
శ్రీరశ్రీచువానరత్రు వెయుల వత్తుమెయనన నెమిడు నసముద్ర తిన్న(త్రె రంయుల తావపావకవిని చెవులెవె తెన ణం బ్బులౌరయునసూ॥ చ॥ దావిక్కెంగ్గెని శివానెరెం॥
శ్రీ ం ఘ్నుకాలు ం త్రికుకాలుద్ధం ద్యం బ్బు మౌని భుజాదం ద్యం చి త్రె నొదిసెూ పవ విత ఖిదరం బ్బుగసు తెదిరవాన్యరునద్ధలుం బ్బుపిదికె ఘంబాడిచినకుం భౌ

కవాగ్ర శావ ... ప్పుడుం తెల్లుకే ॥ మ॥ రవితే నంద్దనుండ్డునే నార్తివం బ్బునేనే (కృ)ధం బ్బునేనే వంచ్చియయుం బ్బునే గాకునం భేని కెల్లినియదె ॥ చ॥ బావ ... రము (బ్ర)భ ...
బలపము ॥ (ప్ర)ధ ... రంనం గ్గెరో। తానవాం బ్బుం ద్వి ప్పుల (ప్ర) తాపముడనుం స్వామి శ్వ చా తుర్యముతె। మాపవే స్త్వం బ్బు నేం నేకరయెచు ప్పునె యుల అంన్ను నె దా ... బాధి
త్రో వేళ లాగ త్రి బారి తిప్పనె రిగాడు ... వారితా శాలియదు ॥ చె॥ వెయుల తరా (ప్ర)డా లము లశ్రైల లరావె ... వీ రుహాం ప్పు మహా పెనం। ... స్తి
సుగరవము ద్దాం లగ బట్టె రెడెలంపె ... నేనె। బయుతరము తూ ఘాతము నె (బి)త్తమము లంగ్గ ము త్రోడ బాని ... రెయు। తగ లగ తితెం గ ... నే
తి కి (బి)వ డి నె వ నూ ॥ క॥ నె (త్రి) ప్పు ప లక్షు విలి యరుల త। డ (గ్ర) వ్వ ముసె డెరిం డ్రా రింప్పి నా డా్వ దా రా। ద (గ్ర) డ గ నె డ వా వె వడి। నె (త) వ వా ... [illegible]
తానవ్వేం డై ॥ ౨ ॥ వ్వద్ధ తాకారతనురువడి నె తెం చ్చు భాస్వరునెం ద్దను బ భుప్పకొరిసె। ౯ రుప్ప రలగం తిచింధ్వాయ ముల గవిఘు ... వ [illegible]

ఖుజ గేకు వెలుం డె శరదములు [illegible] తూగ తేజ చే । యెవా గేలిం [illegible] యుత్వ లరిరె ॥ శా॥ అకర్ణం [illegible] నెకదె వ్ర త్తుం శరాచి చ పలి [illegible] శ్రి కపి [illegible]
న తి ద్యొ లగా ల [illegible] భా వ [illegible] వాక్త చె దె తి నెం గుదెం [illegible] దెం [illegible] యుం వ్రకుం భా [illegible] తు । [illegible] ద [illegible] తె దాం [illegible] నె [illegible] డెను [illegible] మును [illegible] నెనా ॥ వ ॥ [illegible]
తం [illegible] గు [illegible] ఘుం [illegible] [illegible] పెడి తుం [illegible] గు చు పా చి । కళినవి దియు క్వమ పా శి ల దె [illegible] నిపర తెం [illegible] చి నెం [illegible]
[illegible] గరం బ్బు లనం [illegible] వె శిలవెగ [illegible] రె । ర రెమ్ము సు వి శి తె హా యు కం బ్బు న [illegible] వె॥ [illegible] శి న పాం [illegible]
[illegible] ఖుయ గుల [illegible] పడి నదారె యుం డు ల ఖి గ త చె తె సు [illegible] పదెం యుం [illegible] త మ వూ వు లం బాడు గాం [illegible] ఘ డి [illegible] ల యు దు [illegible] నె । వాడు నె [illegible]
ఖి శరం బ్బు లు రి గ డ్డిం బ్బి మూతి యు బె క్కు తూ ం పులు నె [illegible] ంబ్బు నె రె రు దె కలం గాం డుం బ్బు డు [illegible] డ్డుం బ్బా లు శ ల వా [illegible] బ్బు న నె రి । [illegible]

బిభ్రుడసెళ్లల [illegible]. తరుపంక్తి బడునే (శ్రీ) వసు [illegible] తరము నే చెంజ్జి రితస్వ తావ చలగె [illegible] యు। రోధాం క్షేరవా [illegible] రాష్ట్ర [illegible]
విసుడా వెఘు ఘనే చా హ వెలరు చి వ వ దు ది (గ్రా)। గ జిర్ తా సారవెు [illegible] సె మ వె వె। నె ం భు డె తె ం [illegible] తాణం భుడు గు చు। నభు లు నె [illegible]
నెనెసు రు లు గజ్జా సెరయాపా [illegible]। తు॥ హా ంయు రిం [illegible] తె తధ రోద్య (శ్రీ) [illegible] జా లం చ్చి [illegible] లు ం [illegible] యు దా [illegible] రా యు ంయు ం [illegible]
యిష్టుం నెఘారు నె తల్లి ం [illegible] ం సా సా గ వి కి। (శ్రీ) యు తెస్వం ద్దె నెనె విు ఘవా షవెు [illegible] తు [illegible]। భి ంద్యు దుష్ట ం [illegible] దదా ం కె వా నె రు లె
లత్తుం [illegible] ం భి తనా॥ కం [illegible] రసం ధానె వి శెష వెు। [illegible] వెు నె ద వి యు ంత్తశాక [illegible] రమె [illegible] వెు నె వ నె ం [illegible] నె వు నె
ఖి గ నె తెడి వె భి వి తక్రాం డ్డె వు లు వద్ది [illegible]॥ [illegible]॥ శిల రి ంద్రా ంకొ ని శి ప్రతుల్ నం ఖ్జె వెడ లు। రా లు నె పర్వ ము. [illegible] నె క ణ గ నె. వ

[illegible]

శ్రీ ... చతుర్ధరుండై ... [illegible]
[illegible] ... నుం బరపేరట్లుం ... [illegible]
[illegible] ... ॥ ... ॥ ... [illegible]
[illegible] ... బల ము లు బాగ ... ॥ ... ॥ ... [illegible]
[illegible] ... ॥ ... ॥ ... [illegible]
[illegible] ... వచ్చెను ... [illegible]
[illegible]

[illegible] చెప్పా [illegible] పెట్టిరయు ౹ [illegible] ముందు [illegible]
[illegible] బాణ [illegible] వెంచ్చి [illegible] కలంచ్చి [illegible]
[illegible] ఖేంచ్చి [illegible] చెంది [illegible] బాడు [illegible]
[illegible] బ్బి [illegible] లకవి [illegible] లు [illegible] చెంచ్చి [illegible]
[illegible] రవి [illegible] రవి [illegible] పిండి [illegible] సముద్రయిం [illegible] వరెవి
[illegible] బ్బి [illegible] తూంచ్చ [illegible] చెన్నెని [illegible] ళండి [illegible] వెడిం చె =

శ్రీ వికైతనం బులు నా వా విరి [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] రుం డు వారి ములక వెలయలం దేవ [illegible] యుడు నిరంతర [illegible] తలు కం [illegible] ॥ [illegible] ॥ [illegible]
[illegible] చెం । ప్పినె చినె పం [illegible] గా [illegible] నె నెరి [illegible] నె [illegible]
[illegible] చి [illegible] ము [illegible] బ [illegible] రి [illegible] చాం [illegible] ద [illegible] బ [illegible] నె [illegible]
[illegible] నె [illegible] కం [illegible] కం [illegible] గ [illegible] మె [illegible] గ [illegible] ॥ [illegible]
[illegible] ॥ [illegible] న ము ం [illegible] నె [illegible] । [illegible] ది [illegible] నె [illegible] నె [illegible] ము [illegible] ం [illegible]
[illegible] బ [illegible] ము [illegible] దె వ నె ॥ [illegible] ॥ [illegible] నె దం [illegible] ముం బ డి నె [illegible] నె [illegible]

రాజశేఖరనృపాలుని సురతమును వెయ్యక్కలు మును చెంచయనెక్కడి నృపులమునకు జ్ఞాతులుదినృపుల తోడ బోరి కొక్కర దశెందు ష్పనే నృపరాకరి పా ... ల ...
శ్రీమల్లజస్వతుడు కెరయను ॥క॥ విష్ణుర సరసవాలయి శిశుపాలుడై యయుం చెవ పాలనే పంచ్ఛము జెరి చెరి। బిడుస మ సంపూన సఖదెంఖ్యులై యయుం ...
రాజ్యనెం దండెం దండెం దండె జాడి చి యెడ్డి చి। = చీధరరధారము ఖం నె భీమం ఖ్యులై యయుం ... కరిరెదం త్రం = ఖ్యులగరచిగరచి। చెయ్యుముం ఖ్యులైన
నంసిత్రీశమ్ము తాం కేసనెకూవిపెరెలు తల్లం ఖ్యాలం డ్డైరచి చెరచి। మెయునెక్కి వాలరఖ్యు ఖా చ్చెం ... మెయ్యి డి మెయాడి। డెప్పు తై యెడుడెవం
సఖిముషేషు ముతం బి్ర తం బి్ర। తరుముల నెరసము నను ష్రైపెదికుడిశిశుడిశి। కప్పులు ష్రైరించ్చిరష్పుడు సఖనెరి పులా॥చ॥ రెమ రెముహినపుసరెడ్ఢ
... చెరయను ంద్దురె సెంగవచ్చును నా। చెలమము ఘ లం ఖ్యుసె సెం చెరెం యడు బష్టే వడ్డెం ప్రాధరెం ... ఖ్యు లా। ష్రాలము ...

[illegible]
ఉపయు [illegible] నిగ [illegible] వెండు [illegible] స్వా॥ నే॥ నే త్రం [illegible] దెం [illegible] వేయు [illegible]
[illegible] ॥ నే॥ [illegible]
[illegible] భూరి [illegible] బూరి బూరి [illegible]
[illegible]
[illegible] ॥ [illegible] ॥ [illegible]
[illegible]

౯౭

శ్రీ నిలయుడగు వేడుక తెమొరవరాళగ వాద్య మోహనము లు భూషేడ పుస్తెమా వి(నెల) ... ఇవే॥ కలావెంకటేశునెంతరుం

ద్దే నెడవస్తు శాచగడి ల్లాడితే మునాంతం బ్బుల పైకిడి వివిధ పుత్రుభ ల్లుక్షిగనా చుస్త్రం గ్గడియునక్ర్తం శ్రీరల్ల జైలు శ్రీండుడుల గనే చూత్రి శ్రీంకిడు

నిం బెన్ని వలికాయూ ల్లుమా క్కెరె వెం కదాం కే॥ కా॥ దరిలుఅదరలు ఖిడికెత్తనుసురరిపులనుం బ్బవ ం శ్రీవెం చివ్వుడిదినగవెంచరుశే॥ శ్రేరవము

సురాదిగద ల్లు దిరగునుగుడు మనుడై నెనపులదితిడిబులం బ్బునసా॥ కా॥ తులునద్దు వానెరెం దేవి ల్లు తలలుపెడింద్దా ల్లనెవ్వై తవబలం

ల్లేల్ణల్లని వదిగనచిబ [illegible] తుపైదు। బలుప్పరబొడ్డిచింతమునసుబ్బిగనెబర్రిపెరికెఘు ల్లునా॥ చ॥ వడెనిరిపానెకు తమము భావారితెతి

ల్లిమ్మాలనాంకన్ను వెవని విదెం। పెడికెఘనె చేతేంబ్బాడుమచిరవము చెకెర నిరసిధడిపు తై। పుడపుపయుం బడిం బది రివాదిరిం పుకుబెడుకీ

వే మలుఖవిమహా నేమము శ్రీ బివాలు గ్రమమ్ము లగబ రాము [illegible] మంక్షుఖుగనినె [illegible] వారా మము [illegible]

[illegible] సాతసవం బాదవంగ నేరా॥ శ్రీ త్రేడవనె తనె రితుమంద్రవి వవేమలు [illegible] ॥ [illegible]

[illegible]

శ్రీ ॥ శ్రీ ॥ అం త్రనె [illegible] సె [illegible] ల [illegible] కృతి తోడు త రావు ల [illegible] ౦ । సం త్ర త [illegible] రవ [illegible]
[illegible] బా [illegible] సం త్ర [illegible] ౦ [illegible]
[illegible] షం [illegible] చ వె [illegible] సా [illegible] రా వె వ ను । వా [illegible]
[illegible] గల [illegible] ౦ [illegible] వా ఢు [illegible] ము వ డి [illegible] ౦ [illegible]
[illegible] ౦ త్ర [illegible] ద వ ర [illegible] ౦ [illegible] ౦ । [illegible]
[illegible] వు చా త ది గ [illegible] ఘూ రా [illegible] వె గ పు ర వ [illegible] ౦ [illegible]

లనలరి ని చెను చెంగపెవి రేలల చెనెమెలయు — వారెనెపారు చు కదారు చెుదశే. వెడనల నెనె నయెంబ్బు నకే దా రు చెంల
శ్రీ ... తా తింగా లల చు శా శా పొపగం బ్బులు ఇంద్రిం ప్పు చు । దంవ వ్వ వెూ నా శ్రీ త్రై సు దా ది(త్ర) వ్వం బ్బు లు కుం బాగె లు చు
... బ్బు శ్రీ యుం బ్రర తృరా నె లకు వగ చు చుతము తము పొవి ద్రై వం బ్బు ల ... ఘ్ను చెూదా థ్రాగ స్వం బ్బు లు కుం బాన్యు చూ
(శ్రీ)కొం బ్రి లుగ విన ఇం త్రి = చాంబ్బు నేవి ద్రేశ్వం బ్బు లు చిరవబ్బు చు । పుత్ర పుత్ర కత్ర (గ్రా)(బూద) విగాం బ్బుల రబ (కాం కెం పు) మ (వి దిగాం తంగిది(
... నీ నెం ని ఇ తను (శ్రీ) నారంబ్బు లక్షి రుగ గురు వదెరి తద నక్ష త్రరం బ్బి ((సురిగడు వార్బ్బు గం డ్డు లకం జూ న్సు చు రాం నెడె వ్వ రె నరి తాం (తంరతాంక(
బారు వారిక తారుతార మలెంనె నవారెగం ... లంరి దిరినెరు వారిగం త్రీ గొనె శ్రీ త్రై రు వారల బి డై శ్రీ లు (ధ్ర రగతి మం డ్ర రా ఘ లనె (త్రై) తా రు పె (త్రై) దా దు దె కె వా

త్రీ లు వ త్తే న వి ం డు బా రి। స నే [illegible] డి తో డి నే వా రు త ఘ ల నె నె స్రా సు (శ్రీ) ం క వ్వ వా స్తై బా దె వ। డి గ లు చా చ్చి న రు లు డి నే గా నే న డ్డి నే।
బ లి వి హ్మా త ం ఖ్యు లా ద వ బ హ్మా దు ం వ [illegible] డా వ ం [illegible] ఫ్రి ఫ డు వు స ం డ డ ం డ్డి సు। దా రు గ ని డ్డి రా ం క వ గి రు లు లు మా స్తే ॥ వ॥ ం త్తే ॥ వ॥ శ్రీ ం త్తి స్వా న డ్డి స గ స్ నే డ్డి నే।
ం త్రి స స్తో త్రీ త్వ లు స్వ వ నే శ శ ల [illegible] స్వ స్తి ం గ స నే వ రు ల నె నె శ్రీ ఫ్రి త్వం ఖ్యు లు చి కే న ని గా వా ం ఖ్యు ల స నే రు గ ర హ నే స్వ స్త ల వ స్వ స్వ వా (శ్రీ)
ం త్రి ం ఖ త్రీ తో ఖా ల సు లు వెం పో డి స డె ర। బి ర చే ని శా ఖ ల సు చె ని చె నే డు పు డ హా నె దా వా ం ఖ్యు నె ని లు న స్వ సా డు
డా స్వ ం నె త్రి సా డి సు లు స్వా డు స్వ ం డ నే శ్రీ పా త్రీ ఘ ఖ్యా త ం ఖ్యు లు బ లు పె గా నె వ లం ఖ్యు ం ఖ్యు ద్దు లు ం డు ది స ం రు గ నే ఖ్యా న ఖ్యు డు వెం
డే ద్దు ని వ ం డ్డు చే। నె దు రు వ స్వు చె ం డ్డు ం ఖ్యు నె। న వా ప్రై స్వు ం డు న వా శా సు సా చి వా చ్చి నే శా బ చె ద స డ్డు ద స లు నే। డు డు లు (శ్రీ) రి డు

బాలెవెరెవెంకయ్య సెలదేవగా। వెచ్చనెరెక్కడఁ చెరి వై దా డిమో చ్చెచిపారికె వున సే చునె నేకడఁరె కడఁనె సాగుచ వె [illegible] నాదరుగ నె రు ల వె హా కెతున యచు

డెగా॥ పై॥ సుదెదె (పు)౦ ళ్లులు తొటిసేం వెరిసెలగెల (పొ) సాదెం దిళ్ళిరై వా వెసుం। దెర్రగా వెం భిష్మ లు ర దె ప్లె రా జి లిసలు త్రెనా (పొ) స్తుం తి

౦ భా రె సా। పురెమలె ళ్లు ౦ ఘ పె చెతె త్యమెఘ్రలెదనె గ్వా పా౦ బ్రిచ్చు లె దెపుదా (దెవ్వా) చలకె। త్రా రమెలెరా వి మె పై నెవిలె దె

(గ)౦ శ్రీ నె ౦ (త్తు)గా చి చ్చెచ నె॥ సరా॥ దె॥ పు సె సా రె దెం౦ దెనెరె (త్రా)రెర గ రు సె డు నె౦ రెస్సలు వెళ్లా దలు ళ్లు గా ప్తె సా వి దె బెయి దెవి। వె (తు) దె

దెగా రి వు (లు) వా రె చ్చు ళ్ల (లు) వ (త్తు) రె గె ఘ పు వా రి ల రా ఘనెగనె। తెలలు చె స్తెరెగా రి వి వి చి సా౦ కెర చి (త్తు)౦ బ్ది రా దెలల (రొ)తు

దెరెరె। సా లు వ నె వ పు౦ సెద్ద౦ (తు) సా ప్పు ల తో రె గా డ భా౦ డు నె వా౦ బెచ్చు ఱు ఘ క్షె మ రెచ్చు। వి ప్లు ఘ తా నెచ గతి వా౦ భ్రి ఱు వె ల ౦ రొ వా

౫

౮౭

[illegible] ండు గనెనా॥ కం॥ శ్రీ [illegible]

[illegible]

నే న ఘన గం తే । ఘ [illegible] ల నే వేం గా ల తా ణా గ ఖరి వం ద్రి రే వ ల [illegible] ॥౧౯॥ ఱ యిం కర్వ త్ర వి వు ష్టి [illegible] భ వి శి ర కర్వ డి రా వ ఱా డెం టి లం కర్వ వే శ । డ్డిం కర్వ నె వు వు సా ధు నే గ ర

త నే వుం ఘుః ల [illegible] తా ఢి చి శ్చు ల (శ్రీ) ం కర్వ ష రా త వే ం ఙ్ఞ వి శ్రీ రం ఛ్చ గ వె ణా నే ల నే ఙ్ఞ ం ఝ్లు నె గ వెం కర్వ ఙా రిం ప్పు దెం [illegible] ఱ యు [illegible] పా రి వి ఫీ ష ఙా వు [illegible] గె వె వు ల యా ॥౧౯॥

యుం ఙ్ఞు ను ం డ్డి శా క ల [illegible] ఱ చ్చం ఙ్ఞ ఝ్లు ఢ ప్లి చె ష గా వ్వ వు యా ॥౧౯॥ (శ్రీ) సు తి వు యా ఠి ర ఱ [illegible] నే ర ఘు ని శ్రీ ర త్రి ఙా వు ఙా ప్రి వా ప్పు చు శ । శ్రీ గా

నే ష్టా (శ్రీ) వు ం డు ల వి ఘా ఱి నే వు (గ) త ర (వు) గ [illegible] నే ద్రు । వు యా నే గ ఱిం ఙ్ఞె తో రా రి ం ఱ యు వు ల ం ఙ్ఞ ఱ ని ర గ్గు ల ల (శ్రీ) ం ఙ్ఞ్ర సు (గ) [illegible] । శా వి సు

[illegible] తో [illegible] ఘ డె ల్లు [illegible] నె గ [illegible] చె వా నే ర [illegible] ఱ వ్వ వు ఘ్ల ఢ ం ఱ నే నే యా ॥ వు [illegible] ఱ నె ఱ చే చు [illegible] నె గ ఱ సు ం గ్గా శా సు డ చె యు నే ఘ యా వె యా వి ర్గు ప్రి వ ల ం ఙ్ఞ వు యా । సు గ్గి త్రి [illegible] వు

నే వు శ్రీ [illegible] +। వా ం వ ర గ్గ వు । త గ వ్వా వి ం వ్వ గ గా తే వా ఙ ల వ గ ల ఖ రి (వా) త వు యా త్రి [illegible] ఱ ల వ వె । ని గ వ ఱి ం వ్వ ర వె

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible] ॥ ౯ ॥ [illegible]
[illegible] ॥ [illegible]
[illegible]
[illegible]
[illegible] ॥ ౯ ॥ [illegible]
[illegible] ॥ ౯ ॥ [illegible]
[illegible]

న్ని ం బ్బ కారి యేం చ్చే చేం రెత్తెం బెం ధు వెం త్తె దె
వెలె నెచెలె భు రవె నెపలు నె। వ చ్చి తాం రెరి త్తా ర రె రవా
లె నె లెను [illegible] ల తొ రెనె లు లల తలా రి రె ఎం ఖం రినె
ర లె లె ల [illegible]। వి వెలు గెర చెలు వేలు వెల ర రలు వ [illegible]
లె నె [illegible] లెదె లు డి ల ం నె [illegible] ం [illegible] నా చె [illegible]
వ లె లు। రా వె ం [illegible] వి ం చి వ [illegible] రెం

నగతిత్తితెడా। గెలమేలునే మిగినేనే వె ం నద్యత్తి
యంనవనెం. ం(ట) నేం డ నేయ లనయనెయ(త్తి) డా ల యం
యనె ఆగా ర లవెయ లెర్రి చొన్ను నే వె వ్యు
నెలక్రిద్రెరా ల య కె రయ నె డెం చెస్సు వె నె తె
గాంనౌ గ్గి॥ తెద్వె చెగా తెలిచి రెల నస్సరె త్రిపెనే ది
లెంరెయ లంబ్బి రయునెంధానేకత్తినెరిర॥